
వనపర్తి బాలాంజనేయ ఆలయంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతిని దర్శించుకుంటున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి


వనపర్తిలోని రాజీవ్ చౌక్‌లో మట్టి విగ్రహాల పంపిణీ


ఆత్మకూర్‌లోని నేతాజీనగర్‌లో


అమరచింత జగన్‌వాడలో..

క్లుప్తంగా

నేడు మంత్రి జూపల్లి రాక

పాన్‌గల్: రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం మండలంలో పర్యటిస్తారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని దావాజిపల్లితండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ, దావాజిపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ , వివిధ గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

ముసురు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

వీపనగండ్ల: రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ వరలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణమూర్తి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోని రెవెన్యూ పంచాయతీరాజ్, వైద్యసిబ్బంది అన్నివేళలో అందుబాటులో ఉండాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

వీపనగండ్ల: మండలంలోని నాగర్లబండతాండాలో ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మించేందుకు పంచాయతీ అధికారులు, గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమిపూజ నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో అర్హులైనవారికి ఇళ్లు మంజూరు చేయించామని పార్టీ సీనియర్ నాయకులు గోపాల్‌నాయక్ అన్నారు. ఆ తర్వాత నూతనంగా రేషన్‌కార్డులు పొందినవారికి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, భోజ్యానాయక్, బద్యానాయక్, బలరాం, లాలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

వనపర్తి రూరల్: విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ జయరాములు అన్నారు. ఆయన గురువారం మండలంలోని బునాదిపురం పీఎంశ్రీ ప్రాథమి కోన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో దయానంద్, ఉపాధ్యాయులు పార్వతమ్మ, భారతి పాల్గొన్నారు.

సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

అమరచింత: చంద్రగడ్ ఎత్తిపోతల పథకానికి రూ.1.92 కోట్లు మంజూరు చేయ్యడంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు చంద్రగడ్ రైతులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాటాడుతూ చంద్రగడ్ ఎత్తిపోతల పథకంలో భాగంగా 15వేల ఎకరాలు సాగులోకి వచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రంగన్న, సుధాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి,ఆశోక్, చిన్నారెడ్డి, చిన్నయ్యలు పాల్గొన్నారు.

ఏఎస్సైగా కృష్ణయ్య

ఆత్మకూర్: ఇంటలీజెన్స్ ఏఎస్సైగా కృష్ణయ్య బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ గత ఆరేళ్లగా ఇంటలీజెన్స్ విభాగంలో హెచ్‌సీగా విధులు నిర్వహిస్తున్న ఇనకు బుధవారం ఏఎస్సైగా పదోన్నతి లభించింది. ఆత్మకూర్, అమరచింత మండలాలకు ఇంటలీజెన్సు విభాగంలో ఏఎస్సైగా కృష్ణయ్య సేవలు అందించనున్నారు. ఈ మేరకు సీఐ శివకుమార్, ఎస్సైలు నరేందర్, స్వాతి, హిమబిందు అభినందించారు.

‘స్పందిస్తారా.. సీఎంకి ఫిర్యాదు చేయాలా’



వనపర్తి: నిత్యం జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తిరిగే వనపర్తి–పెబ్బేరు ప్రధాన రహదారిపై మరికుంట ప్రాంతంలో అవసరం లేనిచోట రూ. లక్షల ప్రజాధనం వెచ్చించి చేసిన కల్వర్టు నిర్మాణంపై ఎందుకు స్పందించటం లేదని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ యుగంధర్‌గౌడ్ ప్రశ్నించారు. గురువారం రోడ్డుపై పారుతున్న వర్షంనీటి వలన వాహనదారులు, బాటసారుల ఇబ్బందులపై స్పందించి స్థానికులతో కలిసి పరిశీలించారు. కల్వర్టు అవసరమున్న చోట నిర్మాణం చేయక పోవటం, అవసరం లేని ప్రాంతంలో ఎలా నిర్మిస్తారాని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఏసీ పట్టణ అధ్యక్షుడు దేవరశివ, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, జిల్లా కార్యదర్శి జితేందర్, ధర్మేంద్రసాగర్, రమేష్, పాల్గొన్నారు.

ఊరూరా కొలువైన గణనాథులు


పెబ్బేరు కన్యాకాపరమేశ్వరి ఆలయంలో..


శ్రీరంగాపురంలో వినాయకులని విగ్రహానికి పూజలు


కొత్తకోటలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో..


ఖిల్లాఘనపురం: సల్కెలాపురంలో..


పామిరెడ్డిపల్లి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో..


దుప్పల్లిలో ..


వీపనగండ్లలో ఛత్రపతి యూత్ ఆధ్వర్యంలో..

వనపర్తిటౌన్: వినాయక చవితి వేడుకలను జిల్లా వాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. వివిధరకాల ఆకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు సందడి చేశారు. పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల ఎదుట 24 అడుగుల గణపతి ఆకర్షణగా నిలిచింది. బాలాంజనేయ ఆలయంలో మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీచైర్మన్ రమేశ్‌గౌడ్ గట్టు, మాజీ వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ, ఉంగ్లం తిరుమల్ ఉన్నారు. అదే విధంగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు పూజలు చేశారు.

❖ **వనపర్తి రూరల్:** వనపర్తి, శ్రీరంగాపురం,పెబ్బేరు మండలంలోని గ్రామంలో వివిధ రూపాల్లో బుధవారం గణనాతులు కొలువుదీరారు. అవ్వా అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను రాజీవ్‌చౌక్‌లో భక్తులకు పంపిణీ చేశారు.

❖ **కొత్తకోట రూరల్:** మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గణనాథులు వివిధ రూపాల్లో కొలువుదీరారు. ఎస్‌ఐ ఆనంద్ సున్నితమైన ప్రాంతాల్లో ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తున్నారు. పూజల్లో జెడ్పీ మా జీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

❖ **పాన్‌గల్:** మండలకేంద్రంతో పాటు వివి ధ గ్రామాల్లో వినాయక చవితి బు. దవారం గణపతికి పూజలు చేశారు. తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని ఎస్‌ఐ శ్రీనివాసులు సూచించారు.

❖ **గోపాల్‌పేట:** మండలంలో గణనాథులు మండపాల్లో కొలువుదీరారు. ఆయా గ్రామాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. బుధవారం మండల కేంద్రంలో ప్రజలు బోనమెత్తారు.

❖ **వీపనగండ్ల:** మండలంలో వివిధ గ్రామాల్లో గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

❖ **మదనాపురం :** మండలంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం ఆయాగ్రామాల్లో మండపాలను ఏర్పాటు చేశారు.

❖ **అమరచింత:**మండలంలోని ఆయా గ్రామాలతో పాటు మున్సిపాలిటీలో వాడవాడల గణపతి విగ్రహాలను మండపాల్లో ప్ర తి ష్ఠింప చేసి పూజలు ఆయా వార్డులలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను చెపట్టారు.

❖ **ఆత్మకూర్:** గణ నాథులను భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆర్‌కే కాలనీలో మట్టిగణపయ్య ఆకట్టుకుంటుంది. భార్గవినగర్‌లో మాజీఎంపీపీలు శ్రీనువాసులు, వీరేషలింగం, మాజీ చైర్‌పర్సన్ గాయత్రి పూజలు చేశారు.

❖ **ఖిల్లాఘనపురం:** మండలంలోని అన్ని గ్రా మాల్లో బుధవారం గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రివేళలో భజనలు, భక్తిగీతాలు ఆలపించారు.


కొత్తకోట రాఘవేంద్ర స్వామి ఆలయంలో


పాన్‌గల్ యాదవ సంఘం ఆధ్వర్యంలో..


కనిమెట్ట గ్రామంలో..

గ్రామాల్లో ఓటరు జాబితా ప్రదర్శన


పాన్‌గల్ : అన్నారంతండాలో ఓటరు జాబితాను ప్రదర్శిస్తున్న కార్యదర్శి

వనపర్తి రూరల్: మండలంలోని అంకూరు, పెబ్బేరు మండలంలోని రంగాపురంతో పాటు పలు గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యలయం నోటీస్‌బోర్డులో డ్రాఫ్ట్ ఓటరు జాబితాను పంచాయతీ కార్యదర్శి, బీఎల్‌ఓలు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో అర్హులైన ప్రతిఒక్కరూ జాబితాలో పేర్లను చూసుకోవాలని, ఏమైన సందేహాలు ఉంటే ఈ నెల 30 వరకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

పాన్‌గల్: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గురువారం పంచాయతీ కార్యదర్శులు ఓటరు జాబితాలను ప్రచురించినట్లు ఎంపీడీఓ గోవింద్‌రావు తెలిపారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా మండలంలోని 28 గ్రామ పంచాయతీల్లో డ్రాఫ్ట్ పోలీంగ్‌కేంద్రాల వివరాలు, ఓటరు జాబితాలను జీపీలల్లో అందుబాటులో ఉంచనైనదని అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 2వ తేదీ లోపు అందజేయాలని ఆయన సూచించారు.

‘ఆశనిపాతంగా సీపీఎస్’


ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వినతిపత్రాన్ని అందజేస్తున్న ఉపాధ్యాయుల సంఘాలు

కొత్తకోట: ఉపాధ్యాయుల, ఉద్యోగస్తులకు ఆశనిపాతంగా మారిన సీపీఎస్‌ను పూర్తిగా రద్దు చేసి వాటిస్థానంలో పాత విధానమైన ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోరెడ్డి బౌద్ధారెడ్డి, సూరచంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రద్దు చేస్తామని పొందపర్చారన్నారు. సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేటేడ్ అధ్యక్షుడు జె.భక్తరాజు, లక్ష్మయ్య, రవీందర్‌గౌడ్, కొత్తకోట మదనాపురం మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ, వెంకటేశ్వరనాయక్, బాలరాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

అమరుల త్యాగం మరువలేనిది


నివాళులర్పిస్తున్న సీపీఎం, సీపీఐ పార్టీల నాయకులు

వనపర్తి రూరల్: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్ పోలీసుల కాల్పులో ప్రాణాలర్పించిన విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ త్యాగాలు చిరస్మరణీయమని సీపీఐ, సీపీఎం నేతలు అన్నారు. పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేశ్, గోపాలకృష్ణ, కళావతమ్మ, చిన్న కురుమయ్య పాల్గొన్నారు.

పోరాటాలతో ప్రభుత్వాలు కూలుతాయి

ఆత్మకూర్: పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వాలే కూలిపోతాయని ఇందుకు గతంలో జరిగిన విద్యుత్ పోరాటంతో టీడీపీ ప్రభుత్వం కూలిపోయిందని సీపీఐ నాయకులు అన్నారు. గురువారం గాంధీచౌక్‌లో విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణసభను నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీహరి, లక్ష్మినారాయణశెట్టి, సీఎన్‌శెట్టి, రమేష్ ఉన్నారు.

అమరచింత: బషీర్‌భాగ్‌లో జరిగిన విద్యుత్‌చార్జీల పెంపుపై జరిగిన ఘటనలో మృతి చెందిన అమర వీరులకు గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి జీఎస్.గోపి, వెంకటేష్, అజయ్, శ్యాం సుందర్, మాజీసర్పంచ్ గోపాల్, వెంకీ, కరుణాకర్, అమీన్ తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును యాప్‌లో నమోదు చేయాలి

పాన్‌గల్: విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు వివరాలను యాప్‌లో తప్పక నమోదు చేయాలని ఎంఈఓ శ్రీనివాసులు హెచ్‌ఎంలకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎంలకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన వర్క్‌బుక్స్, నోట్‌బుక్స్ తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్, ఉన్నత పాఠశాలల్లో లీఫ్ కార్యక్రమాల ప్రగతి నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. ఆయా వివరాలను తప్పకనమోదు చేయాలన్నారు. సమావేశంలో కాంప్లెక్స్ హెచ్‌ఎంలు నాగలి, ఆనంద్ పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

వనపర్తి: గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం తప్పులు లేని ఫొటో ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మండలంలో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీలు వాటిలో ఉన్న వార్డులు, పోలింగ్‌బూత్‌ల వివరాలు సరిగ్గా తనిఖీ చేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు పీఎం ఆవాస యోజన లబ్ధిదారుల సర్వే వేగవంతం చేయాలని అధికారులతో గురువారం కలెక్టర్ ఆదర్శ్ సురభి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతకై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ కొరకు నోటిఫికేషన్ జారి చేయడం జరిగిందని అందుకు అనుగుణంగా తప్పులు లేని ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయాలని కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు. ఆయా మండలంలో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీలు, వాటిలో ఉన్న వార్డులు, పోలింగ్ కేంద్రాల వివరాలు ఒకటికి రెండు సార్లు సరిచేసుకొని ఆగస్టు 28న అన్ని గ్రామ పంచాయతీల్లో పబ్లిష్ చేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆగస్టు 29న జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఆగస్టు 30 న మండల స్థాయి సమావేశం నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఆగస్టు 30లోగా డ్రాఫ్ట్ రోల్‌లో వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను ఆగస్టు 31న పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలనీ ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. వన మహోత్సవం లక్ష్యం మేరకు మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున జ్వరాలు పెరుగుచున్నాయని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీడీఓలను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డీఆర్డీఓ పీడీ ఉమాదేవి, డీపీవో రఘునాథ్, హౌసింగ్ పీడీ విటోభ, జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి

భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి

వనపర్తి: భూ భారతిలో వచ్చిన పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యానాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి అన్ని తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భూ భారతి పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, మ్యుటేషన్, రిజిస్ట్రేషన్‌లు కూడా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోందని, కాబట్టి ఎప్పటికప్పుడు పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సూపరింటెండెంట్‌లు మదన్, సునీత పాల్గొన్నారు.

ఎఫ్‌ఆర్‌ఎస్ తప్పనిసరి

వనపర్తి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొత్తగా ఎన్ని రోజులు అయిన విద్యార్థులను యూడైస్ లో అప్డేట్ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మండలాల ఎంఈఓలు, అందరు ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులందరికీ ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు తప్పనిసరిగాని ప్రతిరోజూ తప్పకుండా విధులకు హాజరైన ఉపాధ్యాయులు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్ ఘని, ఎంఈఓలు, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్తంగా..

ఇస్రో శాస్త్రవేత్తకు సన్మానం

వనపర్తిటౌన్: ఇస్రో నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో 51వ, ర్యాంక్ సాధించి శాస్త్రవేత్తగా ఎంపికైన సుధీర్‌కుమార్‌ను బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎంఆఎఫ్ నాయకులు సన్మానించారు. ఈ మేరకు జాతీయ ఉపాధ్యక్షుడు గద్వాల కృష్ణ కేక్ కట్ చేయించి తినిపించారు. ఈ కార్యక్రమంలో బోరెల్లి వెంకటయ్య పాల్గొన్నారు.

రెండు ఇళ్లలో చోరీ..

గోపాల్‌పేట: మండలకేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి రెండు ఇళ్లలో చోరీ జరిగింది. బుధవారం బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. ఈనెల 25న మండలకేంద్రానికి చెందిన బురాన్ చంద్రకళ తన తల్లి నివాసానికి మల్లేపల్లికి వెళ్లింది. బుధవారం ఇంటిపక్కన ఉన్న యాపచెట్టు కృష్ణయ్య ఫోన్‌కాల్ చేసి మీ ఇల్లు తెరుచుకుని తాళం తీసిఉందని సమాచారం అందించారు. దీంతో వెంటనే ఆమె గ్రామానికి చేరుకుని ఇంట్లో చూడగా ఇంట్లో ఉన్న నగదు రూ.3వేల, 2 తులాల వెండిపోయింది. అదే ఇంటిపక్కన బురాన్ రేణుక ఇంట్లో రూ.20వేలు ఎత్తుకుపోయారు. ఈ విషయంపై ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసుకుని డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించామని తొందరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.

‘ఖిల్లా’ ఎస్సై గా వెంకటేష్

ఖిల్లాఘనపురం: మండల ఎస్సైగా వల్లూరు వెంకటేష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ రావుల గిరిధర్‌ను మర్యాద పూర్వకంగ కలిశారు. అక్కడి నుంచి సాయంత్రం పోలీస్‌స్టేషన్ కు చేరుకుని బాధ్యలు చేపట్టారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన సురేష్‌గౌడ్ ఇటీవల బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లారు.

స్థానిక ఎన్నికల కోసమే మార్కెట్ ప్రారంభం

ఖిల్లాఘనపురం: స్థానిక ఎన్నికల ఎన్నికల్లో ప్రయోజనం పొందే కోసమే ఎమ్మెల్యే మేఘారెడ్డి మార్కెట్‌ను ఆగమేఘాల మీద ప్రారంభించారని మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, మాజీ జెడ్పీటీసీ సామ్య నాయక్, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రాళ్ళకృష్ణయ్య అన్నారు. గురువారం వారు పలువురు నాయకులు, కూరగాయాల విక్రయదారులతో కలిసి పరిశీలించి విలేకరులతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రోడ్ల మీద చాలామంది కూరగాయాలు విక్రయిస్తుండే చూసి చలించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నూతనంగా వే సైడ్ మార్కెట్ మంజూరు చేశారన్నారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గోవదర్ధన్‌రెడ్డి, మన్యంగౌడ్, సురేందర్, తిర్మలేష్ తదితరులు పాల్గొన్నారు.

దున్నపోతుకు వినతిపత్రం



కొత్తకోట రూరల్: ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి మనసు మారాలని బీజేపీ ఆధ్వర్యంలో దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కొత్తకోట పట్టణంలో తరచూ 2022–23 సంవత్సరంలో మంజూరైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ హంగామాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వినతిలో ఇచ్చిన వారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భరత్‌భూషణ్, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్.వెంకట్‌రెడ్డి, భీచుపల్లినాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం అందజేత

వీపనగండ్ల: మండల కేంద్రానికి చెందిన వడ్డె వెంకటమ్మ అనారోగ్యానికి గురై గురువారం మృతిచెందింది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ నాయకుడు ముంతమల్లయ్య యాదవ్ తెలుసుకొని ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.3వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. వారివెంట బీఆర్‌ఎస్ నాయకులు శివ, ముంతశివ, కేశవులు తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి

అమరచింత: రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వీటి పట్ల వర్తకులు అప్రమత్తంగా ఉండాలని ఎంఎస్‌ఎంఈ కొఆర్డినేటర్ రాజ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలో ఎంఎస్‌ఎంఈ ద్వారా వర్తకులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమంను నిర్వహించారు సమావేశంలో చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ శేఖర్ పాల్గొన్నారు.

ప్రాణం కాపాడేందుకు ప్రమాదమైన వాగు దాటారు



మదనాపురం: మండలంలోని ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం సాయంత్రం నెలివిడి గ్రామానికి చెందిన వాకిటి శాంతన్న అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ట్రాక్టర్‌లో ఎక్కించుకొని మదనాపురం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రమాదమని తెలిసిన ప్రాణం కాపాడాలన్న ఆలోచనతో ధైర్యంతో ట్రాక్టర్‌పై నలుగురు వ్యక్తులు ఎక్కి వాగు దాటించారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగడానికి గల కారణాల తెలియరాలేదు.

ఇసుకట్రాక్టర్ పట్టివేత.. కేసునమోదు

గోపాల్‌పేట: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై నరేష్‌కుమార్ హెచ్చరించారు. ఏదుల మండలంలోని తీగలపల్లి ఏదుల మండల కేంద్రానికి గురువారం సాయంత్రం ట్రాక్టరులో ఇసుక తరలిస్తుండగా గోపాల్‌పేట పోలీసులు అనుమతి పత్రాలు చూపించాలని కోరారు. ఎటువంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో ఇసుకట్రాక్టర్‌ను గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు.